సాక్షి కర్నూలు

గురువారం, 2, ఫిబ్రవరి, 2023



లోక కల్యాణార్థం..

శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో లోకకల్యాణార్థం బుధవారం సాయంత్రం సాక్షి గణపతికి, ఆలయ ప్రాంగణంలోని జ్వాలా వీరభద్రస్వామికి అభిషేకం నిర్వహించారు.



రగ్బీ ఫైనల్స్‌కు కర్నూలు

కర్నూలు (టౌన్): రాష్ట్రస్థాయి రగ్బీ బాలుర పోటీల్లో ఫైనల్స్‌కు కర్నూలు, ప్రకాశం జిల్లా జట్లు చేరాయి. కర్నూలు ఆదర్శ విద్యా మందిర్ మైదానంలో గురువారం ఫైనల్ పోరు జరగనుంది.



టీబీ డ్యాం సమాచారం

పూర్తి మట్టం	: 1,633 అడుగులు
ప్రస్తుతం	: 1,616.16
టీఎంసీల సామర్థ్యం	: 105.788
ప్రస్తుతం	: 51.220
ఇన్‌ఫ్లో (క్యూసెక్కులు)	: 000
ఔట్‌ఫ్లో (క్యూసెక్కులు)	: 7,888

న్యూస్‌రీల్

ఉరుకుంద హుండీ ఆదాయం రూ.39.58 లక్షలు



హుండీ లెక్కింపులో పాల్గొన్న సిబ్బంది

కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం కాలక్షేపపు మండపంలో లెక్కించారు.నగదు రూ.39,58,672 వచ్చినట్లు కమిషనర్ వాణి, ట్రస్టుబోర్డు చైర్మన్ నాగరాజ్‌గౌడ్ తెలిపారు. అలాగే వెండి 4.9 కేజీలు, 1.5 గ్రాముల బంగారం వచ్చినట్లు చెప్పారు.

ఏరువాక కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా సరళమ్మ



కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు ఏరువాక కేంద్రం(డాట్ సెంటర్) ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా డాక్టర్ ఎస్.సరళమ్మ నియమితులయ్యారు. మహానంది వ్యవసాయ కళాశాలలో పెథాలజీ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సరళమ్మను కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఏరువాక కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా నియమిస్తూ ఆచార్య ఎన్‌జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం బాధ్యతలు చేపట్టారు. రైతులు సలహాలు, సూచనలు పొందేందుకు మార్కెట్ యార్డులోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆమె కోరారు.

ఆర్‌యూ రెక్టార్‌గా కృష్ణారెడ్డి



కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీలోని పరిపాలనా విభాగాల్లోని పలు కీలక పదవుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వర్సిటీ రెక్టార్‌గా ప్రొఫెసర్ సి.వి.కృష్ణారెడ్డిని ప్రొఫెసర్ సంజీవరావు స్థానంలో, రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ సుందరానంద పుచ్చను ప్రొఫెసర్ మధుసూదన వర్మ స్థానంలో, కళాశాల అభివృద్ధి మండలి (సీడీసీ) డీన్‌గా ప్రొఫెసర్ ఎం.ఇ.రాణి ప్రొఫెసర్ సుందరానంద పుచ్చ స్థానంలో నియమించారు. ఈ మేరకు వారు ముగ్గురు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రొఫెసర్ ఎన్.నరసింహులు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ ఎం.ఇ.రాణి స్థానంలో నియమితులయ్యారు. ఈయన బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది.

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

- రూ.4 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు



వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ అధికారులు

ఆదోని రూరల్: లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి మల్లయ్యను అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం వల పన్ని పట్టుకున్నారు. చిన్నపెండేకల్ గ్రామానికి చెందిన గురురాజారెడ్డి కొంతకాలంగా ములుగుందం గ్రామంలో నివాసముంటున్నాడు. సొంత గ్రామమైన చిన్నపెండేకల్‌లో పెద్దల ఆస్తి నుంచి మూడు సెంట్లు స్థలం వచ్చింది. స్థల రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళితే ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కావాలని చెప్పాడు. ఈ సర్టిఫికెట్ కోసం పంచాయతీ కార్యదర్శి మల్లయ్యను ఆశ్రయించగా రూ.7 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో రూ.4 వేలకు బేరం కుదుర్చుకుని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తన ప్రధాన అనుచరుడు షఫీ చేతుల మీదుగా పంచాయతీ కార్యదర్శి మల్లయ్య బుధవారం రూ.4 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. మల్లయ్యను అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు.

25న గొర్రెల పెంపకందారుల సమావేశం

కర్నూలు(అగ్రికల్చర్): గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ జిల్లా సర్వసభ్య సమావేశం ఈ నెల 25న నిర్వహించనున్నట్లుగా జిల్లా గొర్రెల అభివృద్ధి విభాగం ఏడీ డాక్టర్ సుభాన్‌బాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్‌సీడీసీ) రెండో విడత నిధుల విడుదలపై ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

పల్లె ప్రజలకు ఎంతో ప్రయోజనం



ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. ఇది వరకు డాక్టర్ వద్దకు రోగులు వచ్చే వారు. ఇప్పుడు రోగుల వద్దకే వైద్యబృందం వెళ్లి వైద్య సేవలు అందించడం మంచి పరిణామం. దాదాపు 80 శాతానికి పైగా వ్యాధులకు ఇంటి వద్దే వైద్యం అందుతోంది. ఫ్యామిలీ డాక్టర్ పరిధిలో లేని వ్యాధులకు మాత్రమే జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది.

–డాక్టర్ బి. రామగిడ్డయ్య, డీఎంహెచ్‌వో, కర్నూలు

సాధారణ వ్యాధులన్నింటికీ చికిత్స



జిల్లాలోని ప్రతి మండలానికి ఒకటి చొప్పున 104 వాహనం ఉంది. ఈ వాహనంతో పాటు వైద్యులు సైతం గ్రామానికి వెళ్లి ఫ్యామిలీ డాక్టర్‌గా చికిత్స చేస్తున్నారు. ఇది గ్రామాల్లోని పేదలకు, పట్టణాలకు రాలేని వారికి ఎంతో మేలు చేకూరుస్తుంది. సాధారణ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులకు ఇక్కడే చికిత్స లభిస్తుంది. దీనివల్ల వారికి వ్యయప్రయాసలు తగ్గుతాయి.

– చంద్రమౌళి, అరబిందోఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్, జోనల్ మేనేజర్, కర్నూలు

మాలాంటి వారికి ఎంతో ఉపయోగం



నేను కొంత కాలంగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నాను. ప్రతి నెలా ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకునే స్థోమత లేదు. ప్రతి నెలా మా గ్రామానికి 104 వాహనంలో వైద్య సిబ్బందితో పాటు వైద్యులు వచ్చి పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పథకం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నాను.

– ఉగాది నారమ్మ, ప్యాలకుర్తి గ్రామం, కోడుమూరు మండలం

సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం



నాకు 51 సంవత్సరాల వయస్సు. షుగర్ వ్యాధి ఉంది. ప్రతి నెలా మా గ్రామానికి డాక్టర్, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు 104 వాహనంలో వచ్చి షుగర్ పరీక్ష చేసి మందులు ఇచ్చి, షుగర్ పెరగకుండా జాగ్రత్తలు చెబుతున్నారు. ఇలాంటి సేవలు మా గ్రామానికి అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి మా కృతజ్ఞతలు. ఈ పథకం ప్రవేశపెట్టిన సీఎం వైఎస్ జగన్‌కి ఎంతో రుణపడి ఉంటాం.

– వడ్డే లక్ష్మీదేవి, ఎర్రకత్వ గ్రామం, కల్లూరు మండలం

నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం



రాష్ట్రప్రభుత్వం పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా అక్టోబర్ 21వ తేదీ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ట్రయల్ రన్ ప్రారంభించాం. ఈకార్యక్రమం ద్వారా పేద ప్రజలకు ఉచిత చికిత్స, మందులను అందించాం. మార్చి 1 నుంచి ముఖ్యమంత్రి చేతులమీదుగా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది.

– డాక్టర్ జగదీశ్వరరెడ్డి , నంద్యాల జిల్లా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ నోడల్ ఆఫీసర్

ఇంటికొచ్చి.. స్వస్థత చేకూర్చి!

ఇన్నాళ్లు సంపన్నులకే పరిమితమైన 'ఫ్యామిలీ డాక్టర్' ఇప్పుడు పేదలకూ చేరువవుతున్నారు. ఇంటి వద్దకే వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. అవసరమైన మందులు అందజేస్తున్నారు. జబ్బు ఏదైనా మేమున్నామని కుటుంబానికి భరోసా ఇస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా పల్లె జనానికి మెరుగైన వైద్యం అందించేందుకు శ్రీకారం చుట్టిన 'ఫ్యామిలీ డాక్టర్' కార్యక్రమంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.



వృద్ధురాలిని పరీక్షిస్తున్న వైద్యుడు





ఇంటి వద్దే చిన్నారిని పరీక్షిస్తున్న వైద్యురాలు

- ఉమ్మడి జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్‌రన్ పూర్తి
- మూడు నెలల్లో 2,11,127 మందికి ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ
- మార్చి 1 నుంచి పల్లెలకు ఫ్యామిలీ డాక్టర్ల సేవలు
- వాహనం వద్దకు రాలేని వారి ఇంటికెళ్లి వైద్యుల చికిత్స
- 15 రోజులకు సరిపడా మందుల పంపిణీ

కర్నూలు(హాస్పిటల్)/బొమ్మలసత్రం: వైద్య రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే ఉన్న కుటుంబ వైద్యుల విధానాన్ని ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 54 మండలాలు, వెయ్యికి పైగా సచివాలయాలు ఉన్నాయి. ప్రస్తుత ఆరోగ్య విధానంలో ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరేసి వైద్యులు ఉండే విధంగా చర్యలు చేపట్టారు. గతంలో ఒక్కోపీహెచ్‌సీలో ఒకరు లేదా ఇద్దరు, కొన్ని పీహెచ్‌సీల్లో నాలుగు నుంచి ఆరు మంది వరకు డాక్టర్లుండేవారు. ఇప్పుడా విధానాన్ని మార్పు చేసి ప్రతి పీహెచ్‌సీల్లో ఇద్దరేసి వైద్యులు ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఒకరు పీహెచ్‌సీలో ఉండి ఓపీ సేవలు అందిస్తుండగా, మరొకరు క్షేత్రస్థాయికి వెళ్లి గ్రామాల్లో రోగుల ఇంటి వద్దకే వెళ్లి వైద్యసేవలు అందించనున్నారు. వీరికి జిల్లాలోని సచివాలయాల్లో ఉండే ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, స్థానిక ఆశాలు, అంగన్‌వాడీ వర్కర్లు సహకారం అందించనున్నారు.

ఫ్యామిలీ డాక్టర్‌గా ఇంటి వద్దకే వైద్యసేవలు

ఫ్యామిలీ డాక్టర్ విధానంలో పీహెచ్‌సీల్లో ఉండే వైద్యులు రోగుల ఇంటి వద్దకే వెళ్తున్నారు. ఈ మేరకు వారు 104 వాహనంలో కేటాయించిన గ్రామానికి నెలకు ఒకసారి వెళ్తారు. వాహనంలోనే రోగులకు అవసరమైన బీపీ, షుగర్, గుండెజబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధులకు చికిత్స, వివిధ వ్యాధులకు 14 రకాల వైద్యపరీక్షలు నిర్వహించి, 67 రకాల మందులు అందజేస్తారు. వాహనం వద్దకు రాలేని రోగులను, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను ఇంటి వద్దకే వెళ్లి వైద్య సిబ్బంది వెళ్తున్నారు. ఈ మేరకు ప్రతి రోగిని పేరుపేరునా పలకరించి వారి బాగోగులు తెలుసుకుని అవసరమైన మందులు ఇచ్చి వారిలో మానసిక స్థైర్యాన్ని నింపుతున్నారు. సాధారణ రోగులతో పాటు ఆరోగ్యశ్రీలో చికిత్స తీసుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారి బాగోగులనూ కనుగొని వైద్యం చేస్తున్నారు. వీరి పరిధిలోకి రాని వైద్యసేవలను టెలీమెడిసిన్ ద్వారా జిల్లా కేంద్రంలో ఉన్న వైద్యులతో మాట్లాడి సేవలందిస్తున్నారు. దీంతో పాటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి ఓపీ సేవలు అందిస్తున్నారు.

అన్ని రకాల వైద్య సేవలు

ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్‌పై గత సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో 1,03,650 మందికి, నంద్యాల జిల్లాలో 1,07,477 మందికి అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించారు. వారికి కావాల్సిన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు. గర్భిణులు, బాలింతలతోపాటు రక్తహీనత, బీపీ, షుగర్, క్షయ, నోటిక్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బాధితులు చికిత్సలు అందుకున్న వారిలో ఉన్నారు. మెరుగైన వైద్యం అవసరమైన వారికి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్ చేశారు. తీవ్రమైన, సాధారణ ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఉచితంగా ఫ్యామిలీ డాక్టర్ సేవలు అందాయి. నవజాత శిశువులకు, చిన్నారులకు, కౌమారదశ బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సంక్రమిత(అంటువ్యాధులు), అసంక్రమిత వ్యాధుల నివారణ చర్యలు తీసుకున్నారు. సాధారణ కంటి, చెవి, ముక్కు, గొంతు, నోటి పరీక్షలు నిర్వహించారు. మానసిక ఆరోగ్య, డి అడిక్షన్ సేవలు అందించారు.

మూడు నెలల్లో ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ ముఖ్య సేవల సంఖ్య (జిల్లాల వారీగా..)

సేవలు అందుకున్న వారు	కర్నూలు జిల్లా	నంద్యాల జిల్లా
గర్భిణులు	16,888	6,607
బాలింతలు	13,820	5,434
రక్తహీనత బాధితులు	1,884	426
రక్తపోటు బాధితులు	36,429	15,294
మధుమేహ రోగులు	24,747	10,759
క్యాన్సర్ బాధితులు	1,000	463
క్షయ పీడితులు	737	662

ఊరించి.. ఉసూరుమనిపించి!

- నిరాశపరిచిన నిర్మలమ్మ బడ్జెట్
- వెనుకబడిన జిల్లాలకు కేటాయింపులు శూన్యం
- పెరగనున్న బంగారం, వెండి ధరలు
- సీసీఐకి నిధుల తగ్గింపు
- ఎరువుల రాయితీల్లో కోత



కర్నూలు(సెంట్రల్): కేంద్ర బడ్జెట్‌పై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వెనుకబడిన కర్నూలు జిల్లాకు భారీ కేటాయింపులు ఉంటాయని ఆశించారు. అయితే వీరి ఆశలపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నీళ్లు చల్లారు. పార్లమెంట్‌లో బుధవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఎరువుల రాయితీలు తగ్గించడంతో పాటు, సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలుకు నిధులు కోత వేయడంతో అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్‌లో యువకులు, మహిళలకు లబ్ధి పొందేందుకు ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవు. వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఊసేలేదు. విభజన హామీలను నెరవేర్చేందుకు కేటాయింపులు లేవు. ఏపీకి ప్రత్యేక హోదా, సాగునీటిప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించలేదు.

➡ అంతర్జాతీయంగా దిగుమతి చేసుకునే బంగారం, వెండిపై సుంకాలను పెంచారు. దీంతో బంగారు, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రజలు పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల కోసం బంగారం కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా వివాహాల సమయంలో బంగారం, వెండి ఆభరణాలను తల్లిదండ్రులు బిడ్డలకు బహుమతిగా ఇచ్చి అత్తారింటికి పంపుతారు. బంగారం ధరలు పెరగడంతో భారంగా మారే అవకాశం ఉంది.

➡ వలసల నివారణ కోసం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌లో అత్యల్పంగా నిధులు కేటాయించారు. గతేడాది రూ. 70వేల కోట్లకుపైగా కేటాయించగా ఈ ఏడాది రూ.60వేల కోట్లకు కుదించారు.

➡ డిమాండ్‌లో ఉన్న చేనేత కార్మికుల జీఎస్టీ రాయితీని విస్మరించారు. బడ్జెట్‌లో చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వలేదు.

➡ వ్యవసాయానికి సంబంధించి ఎరువుల రాయితీలను భారీగా తగ్గించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు పూర్తిస్థాయిలో నిధులు తగ్గించారు. దీంతో పత్తి రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

➡ మైక్రో స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజ్(ఎంఎస్‌ఎంఈ) ప్రాజెక్టులకు రెండు లక్షల కోట్లకుపైగా రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించడం, పంచాయతీ స్థాయిలో నేషనల్ డిజిటల్ లైబ్రేరీల ఏర్పాటు, మరో 25 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం బడ్జెట్‌లో ఊరటనిచ్చే అంశాలు.

రైల్వే కేటాయింపులపై స్పష్టత కరువు

కర్నూలు(రాజ్‌విహార్): కేంద్ర బడ్జెట్‌లో జిల్లాల వారీగా రైల్వే శాఖకు కేటాయింపులపై స్పష్టత కరువైంది. రైల్వేకు రూ.2.40లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ నిధులను ఆ శాఖ మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్, ఉన్నతాధికారులు, జనరల్ మేనేజర్లతో సమీక్షించి ప్రాధాన్యత, అవసరాలను బట్టి విభజించి కేటాయించనున్నారు. ప్రస్తుతానికి రైల్వే కేటాయింపులపై స్పష్టత లేకపోవడంతో జిల్లా ప్రాజెక్టులకు ఎలాంటి హామీ లభించలేదు.

అరకొర కేటాయింపులు



దక్షిణాది రాష్ట్రాల నుంచి అత్యధికంగా పన్నులు తీసుకుంటున్నా కేటాయింపులు అరకొర ఉన్నాయి. కేవలం ఎన్నికల్లో లబ్ధికోసం కర్ణాటక రాష్ట్రానికి రూ.5,300 కోట్లు కేటాయించారు.

– ప్రొఫెసర్ మన్సూర్ రహమాన్, ఆర్థికవేత్త

రాష్ట్రానికి మొండిచేయి



కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండి చేయి చూపించారు. విభజన హామీల్లో ఒక్క దానికి నిధులు కేటాయించలేదు. రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడాలి. బడ్జెట్ సవరణకు పట్టుబట్టాలి.

– ఎం.సుధాకరబాబు, డీసీసీ అధ్యక్షుడు

ఏపీకి తీవ్ర అన్యాయం



బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగింది. ఏపీ పేరు లేకుండానే కేంద్ర బడ్జెట్‌ను చదవడం విచారకరం. పోలవరం, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, వెనుబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వలేదు. అన్యాయంపై వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌లో పోరాటం చేస్తుంది.

– బీవై రామయ్య, మేయర్, వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు

వెనుకబడిన జిల్లాలకు నిధులేవి?



కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచింది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి నిధులు లేవు. మంత్రాలయం-కర్నూలు రైల్వే లైన్ ఊసే లేదు.

– బి.గిడ్డయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి

పేదలకు ప్రయోజనం లేదు



ఇది బీజేపీ ప్రయోజనాలకు అనువైన బడ్జెట్. కేవలం కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇచ్చేందుకే ఉన్నట్లు అగుపిస్తోంది. పేదవారికి ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రయోజనం లేదు.

– డి.గౌస్‌దేశాయ్, సీపీఎం జిల్లా కార్యదర్శి, కర్నూలు

అద్భుతమైన బడ్జెట్



మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరో అద్భుతమైన బడ్జెట్ ఇది. ఏడు ప్రాధాన్య అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇది ఎన్నికల బడ్జెట్ కాదు. ఈ బడ్జెట్ ఉద్యోగ కల్పన, పారిశ్రామిక వృద్ధికి ఊతం ఇస్తుంది.

– రామస్వామి, బీజేపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు,

అంకెల గారడీ



ఈ రోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలా ఉంది. ఇందులో ఏ రంగానికి సంపూర్ణంగా నిధులు లేవు. వ్యవసాయానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించలేదు. రైతులను ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు లేవు.

– సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు



వైద్యం కోసం బళ్లారిలో ఉంటున్న హొళగుంద మండలం నెరణికి గ్రామానికి చెందిన వృద్ధురాలు గిరెమ్మకు పింఛన్ అందజేస్తున్న వలంటీర్ కాళమ్మ



ఆస్పరిలో వృద్ధురాలు లక్ష్మీదేవికి పింఛన్ అందజేస్తున్న వలంటీర్ అరుణమ్మ

వేకువనే పింఛన్ పిలుపు!

- మొదటి రోజు ఠంచన్‌గా పింఛన్
- కర్నూలు జిల్లాలో 80.67 శాతం, నంద్యాల జిల్లాలో 90 శాతం పంపిణీ

కర్నూలు(అగ్రికల్చర్): తెల్లవారుతుండగానే వలంటీర్లు పింఛన్ పిలుపుతో లబ్ధిదారుల ఇంటి ముందు వాలిపోయారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం బుధవారం ఉదయం నుంచే పండుగ వాతావరణంలో కొనసాగింది. మొదటి రోజునే అత్యధిక శాతం పింఛన్ పంపిణీ చేశారు. గ్రామ, వార్డు వలంటీర్లు ఉదయం 5 గంటలకే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గుడ్‌మార్నింగ్ చెప్పి పింఛన్ నగదును అందజేశారు. పింఛన్ అందుకున్న అవ్వాతాత ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. పొలాల్లో పనిచేస్తున్న లబ్ధిదారులు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి దగ్గరకు వెళ్లి మరీ అందజేయడం విశేషం. కర్నూలు జిల్లాలో 2,39,934 పింఛన్‌లు ఉండగా.. 1,93,545 (80.67 శాతం) పంపిణీ చేశారు. నంద్యాల జిల్లాలో 2,17,785 పింఛన్లు ఉండగా... 1,96,006 (90 శాతం) పంపిణీ చేశారు.



కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో మెహరున్నీసాకు పింఛన్ అందచేస్తున్న వలంటీర్ హమీద్



ఎమ్మిగనూరు మండలం ఎర్రకోటలో కుమ్మరి రంగన్నకు పింఛన్ అందజేస్తున్న వలంటీర్ వీరేష్

రైతులు పోస్టల్ ఖాతాలు ఓపెన్ చేయాలి

కర్నూలు(అగ్రికల్చర్): పీఎం కిసాన్ లబ్ధిదారులై ఉండి బ్యాంకు ఖాతాకు నగదు జమ కానటువంటి రైతులు సమీపంలోని పోస్టాఫీసులో ఇండియా పోస్ట్ పేమెంటు బ్యాంకు (ఐపీపీబీ)ఖాతా ఓపెన్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్, మొబైల్ నంబరు లింక్ కాకపోవడంతో జిల్లాలో 3,437 బ్యాంకు ఖాతాలు ఇన్‌యాక్టివ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వీరంతా పోస్టాఫీసులో రూ.50 చెల్లించి ఐపీపీబీ ఖాతాను ఓపెన్ చేసుకోవాలని తెలిపారు.

క్లుప్తంగా

ఎంహెచ్‌డబ్ల్యు ట్రైనింగ్ ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీస్

కర్నూలు(హాస్పిటల్): మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఎంహెచ్‌డబ్ల్యు) ట్రైనింగ్ ప్రిన్సిపాల్ విజయసుశీలకు బుధవారం ప్రాంతీయ శిక్షణ కేంద్రం(ఫిమేల్) ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీన ర్సయ్య షోకాజ్ నోటీస్ అందజేశారు. హాస్టల్ విద్యార్థినులను ఆమె వేధింపులకు గురిచేశా రన్న ఆరోపణలు రావడంతో వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. ట్రైనింగ్ ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక విద్యార్థులు మొత్తం హాస్టల్ ఖాళీ చేసిన విషయం తెలిసిం ది. దీంతో బుధవారం ఉదయం డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రామగిడ్డయ్య శిక్షణ కేంద్రానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు.

విద్యార్థి ఆత్మహత్యాయత్నం

వెల్దుర్తి: పట్టణానికి చెందిన పదో తరగతి విద్యార్థి శివ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక ప్రైవేటు స్కూల్‌లో చదువుతున్న విద్యార్థి ఇటీవల జరిగిన పరీక్షలో మార్కులు తక్కువగా వస్తాయోనని మనస్తాపం చెందాడు. దీంతో బుధవారం ఉదయం ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోగా కుటుంబీకులు కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఏప్రిల్ 3 నుంచి సార్వత్రిక విద్యా పీఠం పరీక్షలు

కర్నూలు కల్చరల్: ఏపీ సార్వత్రిక విద్యా పీఠం పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి వి.రంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల ఫీజును ఈ నెల 15వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. పదో తరగతి ఫీజు ఒక్క సబ్జెక్టుకు రూ.100, ఇంటర్మీడియట్ థియరీ ఒక్క సబ్జెక్టుకు రూ. 250, ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఒక్క సబ్జెక్టుకు రూ.100, ఇంటర్మీడియట్ ఇంప్రూవ్‌మెంట్‌కు థియరీకి ఒక్క సబ్జెక్టుకు రూ. 300, ప్రాక్టికల్‌కు రూ.100 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

మహిళ బలవన్మరణం

కోవెలకుంట్ల: సంజామల మండలం బొందలదిన్నె గ్రామానికి చెందిన ఏరాసి పద్మావతమ్మ(51) అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ ప్రతాప్ తెలిపారు. ఐదు నెలల నుంచి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో గత నెల 27వ తేదీన ఈమె పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

కర్ణాటక మద్యం పట్టివేత

కోడుమూరు రూరల్: చిల్లబండ నాలుగు రోడ్ల కూడలిలో అక్రమంగా ఆటోలో గోరంట్ల గ్రామానికి తరలిస్తున్న రూ. 1.25 లక్షల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సీఐ శ్యాంప్రసాద్ బుధవారం తెలిపారు. మద్యం తరలిస్తున్న కర్నూలుకు చెందిన ఉప్పరి లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. అలాగే మద్యం సరఫరా చేస్తున్న కర్నూలుకు చెందిన ఉప్పరి వెంకటేష్‌పై కేసు నమోదు చేశామన్నారు.

బాధితుల్లో మహిళలే అధికం



పురుషుల కంటే మహిళలల్లో ఈ వ్యాధి కాస్త ఎక్కువ. ముందుగా వ్యాధిని గుర్తించి సరైన సమయానికి వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. మందులు సరిగ్గా వాడక పోతే ఇతర అవయవాలకు నష్టం కలిగే అవకాశం ఉంది. ఏదైనా ఆహారం తింటే అది పడకపోతే దానిని మానేయాలి. మందులతో పాటు మంచి ఆరోగ్య జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బరువును నియంత్రించుకోవాలి.

–డాక్టర్ సృజన, రుమటాలజిస్టు, కర్నూలు

హోమియోలో ఫలవంతమైన చికిత్స



రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు సకాలంలో వైద్యం అందించకపోతే ఎముకలపై ఉండే మృదులాస్తికి నష్టం కలిగిస్తుంది. దీనికి హోమియోపతిలో ప్రభావవంతమైన, ఫలవంతమైన చికిత్సలున్నాయి. ఈ వ్యాధికి కొల్చికం, డల్కమరా, యూపటోరియం, ఫెర్రంఫాస్, ఫార్మిక రూఫా, గ్వాయకం, లేడంపాల్, లిథియం కార్బ్, మెరోక్సల్, పల్సాటిల్లా, రూస్టాక్స్, స్టెల్లేరియా లాంటి ప్రభావంతమైన మందులున్నాయి.

–డాక్టర్ విద్యాసాగరరావు, ఆయుష్ హోమియో మెడికల్ ఆఫీసర్, కర్నూలు

ఆయుర్వేదంలో మెరుగైన చికిత్స



జంక్‌ఫుడ్, మసాలా ఫుడ్, ఆల్కహాలు తీసుకోవడం వల్ల శరీరంలో వాతం ప్రకోపిస్తుంది. వేళకు నిద్రపోకపోవడం, రాత్రిపూట జాగరణ చేయడం, ఉదయం ఆలస్యంగా లేవడం వల్ల కూడా శరీరంలో వాతం అధికమవుతుంది. కీళ్ల వాతానికి ఆయుర్వేదంలో మంచి మందులున్నాయి. సింహనాదగుగ్గుళ్లు, ఆమవాతాది గుగ్గుళ్లు, ఆమవాతాది కషాయం. మహారాస్నాది కాడ, మిరియాలు, శొంఠిపొడి, వేడికాపడం వంటివి ఈ వ్యాధిని తగ్గించడంలో తోడ్పడతాయి.

–డాక్టర్ ఐవి. సుబ్రహ్మణ్యేశ్వరకుమార్, ఆయుర్వేద వైద్యులు, నంద్యాల

వామ్మో..నొప్పి!



● నడి వయసులో పట్టేస్తున్న కీళ్లు ● వేధిస్తున్న రుమటాయిడ్ సమస్యలు
● జీవన విధానంలో మార్పులు తప్పనిసరి ● నేడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవగాహన దినం

కర్నూలు(హాస్పిటల్): మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా నడివయస్సు వారికి కీళ్లనొప్పులు అధికంగా వస్తున్నాయి. బాధితులు కూర్చోలేరు, నాలుగడుగులు వేయలేరు...సొంతంగా లేవలేరు... పడుకోవడమూ కష్టమే. పలు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి నుంచి దూరంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ నెల 2వ తేదీన(గురువారం) రుమటాయిడ్ ఆర్థరైటిస్(కీళ్లవాతం) అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం.

జనాభాలో ఐదు శాతం మంది బాధితులు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో రుమటాయిడ్ ఆర్థరైటిస్(కీళ్లవాతం) వ్యాధిగ్రస్తుల సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా జనాభాలో ఐదు శాతం మందికి పైగా అంటే దాదాపు 2,40,000 మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యుల అంచనా. మొదట్లో దీని బారిన పడేవారు అధికంగా పట్టణాల్లో మాత్రమే ఉండేవారు. ఇప్పుడు పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఈ వ్యాధి పీడిస్తోంది.

నివారణ మార్గాలు

- మసాల ఆహారానికి, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండటం
- మాంసాహారం, నిల్వ ఉంచిన పదార్థాలు తినకపోవడం
- మినుములతో చేసిన పదార్థాలు, జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండటం
- చల్లని వాతావరణంలో జాగ్రత్తలు తీసుకోవడం
- రాత్రిపూట నిద్ర మేల్కోకుండా ఉండటం

కారణాలు ఇవే..

జీర్ణం కాకముందే ఆహారాన్ని మళ్లీ మళ్లీ తీసుకోవడం, సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల అది విషం(ఆమం)గా మారి శరీరంలో ప్రసరించి వాతాన్ని కలిగిస్తుంది. అది ప్రకోపించి అన్ని కీళ్లలో చేరి అక్కడ నొప్పి, వాపును కలుగజేస్తుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌గా దీన్ని పిలుస్తారు. అంటే మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ మనపై వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. మన శరీరంలోని రక్షణ వ్యవస్థ మనలను రక్షించడానికి బదులు శరీరంలోని కణజాలాలు, కీళ్లపై దాడి చేసి అక్కడ నొప్పి, వాపును కలుగజేస్తాయి. అంటువ్యాధులు, హార్మోన్ల మార్పులు, మానసిక ఒత్తిళ్లు, ధూమపానం, కాలుష్యకారకాల వల్ల కూడా కీళ్లవాతం వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యను ఆధునిక పరిభాషలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు.

లక్షణాలు ఇవీ..

ఉదయం పూట కీళ్లు బిగుతుగా ఉంటాయి. వాటిని కదిలించేందుకు ఇబ్బందిగా, విపరీతంగా నొప్పులు ఉంటాయి. చర్మంపై దద్దుర్లు, అలసట, రక్తహీనత, కళ్లు, నోరు పొడిబారడం, మోచేతులు, చేతులు, మోకాలు, ఇతర కీళ్లలో గట్టిగా గడ్డలు లాంటివి ఉంటాయి. తేళ్లు కుట్టినట్లు అన్ని కీళ్లలో నొప్పులు, వాపు రావడం. రుచి తెలియకుండా ఉండటం, దాహం అధికంగా వేయడం, ఏ పనీ చేయాలని అనిపించక పోవడం, ఒళ్లంతా బరువుగా ఉండటం, జ్వరంగా ఉండటం, వంటి లక్షణాలు కనిపిస్తాయి.

పైపులైన్ పనులు త్వరితగతిన పూర్తి చేయండి



గోరుకల్లు జలాశయం వద్ద ఇన్‌టెల్ నిర్మాణాలపై ఆరా తీస్తున్న కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్

పాణ్యం: గోరుకల్లు జలాశయం నుంచి డోన్ నియోజకవర్గానికి తాగునీరు అందిచేందుకు రూ.238 కోట్లతో చేపడుతున్న వాటర్ గ్రిడ్ పైపులైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన గోరుకల్లు జలాశయం వద్ద పైపులైన్‌కు సంబంధించి ఇన్‌టెల్ కాంక్రీట్ పనులను పరిశీలించి ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్లతో చర్చించారు. ఇప్పటి వరకు రూ. 78 కోట్లతో 38 శాతం పనులు పూర్తి చేశామని, ఏప్రిల్‌లోగా బేతంచెర్లకు నీరు ఇచ్చేందుకు పనులు పూర్తి చేశామని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. కలెక్టర్ వెంట ఎస్ఈ మనోహర్, ఈఈలు సోమశేఖర్, మధుసూదన్, బాలకృష్ణ, మనోజ్, మధుశేఖర్, ఆచారి, ఎల్లరాజు, తహసీల్దార్ మల్లికార్జున రెడ్డి, ఎంపీడీఓ దస్తగిరి పాల్గొన్నారు.

సాగునీటి సమస్య తలెత్తనీయొద్దు

గోరుకల్లు జలాశయ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు సాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మాజీ జెడ్పీటీసీ సద్దల సూర్యనారాయణరెడ్డి కలెక్టర్‌ను కోరారు. ఎస్సార్బీసీ పరిధిలో ఉన్న పాణ్యం జాతీయ రహదారి నుంచి గోరుకల్లు వరకు 9 కిలోమీటర్ల రోడ్డును ఆర్‌అండ్‌బీలోకి మార్చి మరమ్మతులు చేయించాలన్నారు.

గుట్కా ప్యాకెట్ల దహనం



వెలుగోడు: సుమారు రూ. 20 లక్షల రూపాయల విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను బుధవారం వెలుగోడు పోలీసులు తగులబెట్టారు. ఎస్ఐ జగన్ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం... ఇటీవల పట్టణంలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో భారీగా స్వాధీనం చేసుకున్న గుట్కాను స్టేషన్‌కు తరలించారు. కాగా గుట్కా ప్యాకెట్లు వల్ల సిబ్బంది విధులకు ఆటంకం కలుగుతుండడంతో విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి ఆత్మకూరు సీఐ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసులు సమక్షంలో గుట్కా ప్యాకెట్లను తగుల బెట్టినట్లు ఎస్ఐ వివరించారు.

ప్రేమ పెళ్లి చేసుకున్న దంపతులపై దాడి

ఆదోని అర్బన్: ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న తాయమ్మ, తిక్కస్వామిపై దాడి జరిగింది. ఈ ఘటన ఆదోని మండలం మదిరె గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు.. మదిరె గ్రామానికి చెందిన తాయమ్మ, తిక్కస్వామి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి మూడు నెలల బాబు కూడా ఉన్నాడు. ఆదోని మండలం కడితోటలో నివాసముంటున్నారు. బాబుకు ఆరోగ్యం బాగాలేకపోతే మదిరె గ్రామంలోని చర్చిలో ప్రార్థన చేసి తిరిగి వస్తుండగా.. తాయమ్మ అమ్మ వలమమ్మ, నాన్న శంకరప్ప, అన్నలు శేఖర్, భాస్కర్‌లు తిక్కస్వామికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కర్రలతో దాడి చేశారు. అడ్డుకోవడంతో తాయమ్మను కూడా కర్రలతో కొట్టారు. తాము ప్రేమించి పెళ్లి చేసుకోవడం వారికి ఇష్టం లేదని, దీంతో తమపై దాడి చేశారని బాధితులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. తాయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇస్వీ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

వాల్మీకుల ఐక్యతతోనే హక్కుల సాధన



డైరీని ఆవిష్కరిస్తున్న వాల్మీకి నేతలు

● 2023 డైరీని ఆవిష్కరించిన నేతలు

కర్నూలు(అర్బన్): ఐకమత్యంగా ఉంటే వాల్మీకులు తమ హక్కులను సాధించుకోవచ్చని ప్రముఖ వైద్యులు డాక్టర్ జీ భవానీ ప్రసాద్, డాక్టర్ కే రామచంద్రనాయుడు,హోంగార్డ్స్ ఎస్పీ ఎం మహేష్ అన్నారు. బుధవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని కార్యాలయంలో వాల్మీకి బోయ సేవా సంస్థ 2023 నూతన సంవత్సర కేలండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సంస్థ అధ్యక్షులు తలారి క్రిష్ణనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వాల్మీకులను ఎస్‌టీ జాబితాలోకి పునరుద్ధరించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందుకు సంబంధించిన గత నెల చివరల్లో శ్యామ్యూల్ ఆనంద్‌కుమార్ ఏకసభ్య కమిషన్ కూడా వివిధ ప్రాంతాలు పర్యటించి వాల్మీకుల ఆచార వ్యవహారాలు, స్థితిగతులను స్వయంగా చూసిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో భవిష్యత్తులో వాల్మీకులకు మంచి జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవాధ్యక్షులు కుబేరస్వామి, సహాయ కార్మిక శాఖ కమిషనర్ సాంబశివ, దిశ పోలీస్‌స్టేషన్ డీఎస్పీ వెంకటరామయ్య, వెంకాయపల్లె ఎల్లమ్మ దేవస్థానం చైర్మన్ బేతం క్రిష్టుడు, వాల్మీకి యోగా కేంద్ర నిర్వాహకురాలు బీటీ జయలక్ష్మి, చంద్రయ్య, వీరవసంత్, బొగ్గుల ఈరన్న, సత్రం రామక్రిష్ణుడు, మార్కాపురం రామాంజనేయులు, కేఎంసీ మేనేజర్ చిన్న రాముడు, డా.మల్లన్న తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థి దుర్మరణం

● బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన ట్రాలీ ఆటో
● తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి
● పరిస్థితి విషమం



ప్రమాదంలో గాయపడిన మధు



ప్రమాదంలో మృతి చెందిన జయకృష్ణ(ఫైల్)



ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న ట్రాలీ ఆటో

డోన్ రూరల్: కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారిపై డోన్ పట్టణంలోని స్థానిక కూరగాయల మార్కెట్‌యార్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పట్టణంలోని స్థానిక పాతపేటకు చెందిన సుంకులమ్మ కుమారుడు జయకృష్ణ (15) కృష్ణగిరి మండలంలోని మోడల్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాలకు బైక్‌పై వెళ్తుండగా పట్టణానికి చెందిన మధు అనే వ్యక్తి స్థానిక టోల్ ప్లాజా సమీపంలోని రెస్టారెంట్ వద్ద దిగేందుకు ఎక్కాడు. ఇద్దరూ బైక్‌పై వెళ్తుండగా గుత్తి నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న ట్రాలీ ఆటో వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జయకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మధు పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు. బేతంచెర్ల మండలం లక్ష్మంపల్లికి చెందిన సుంకులమ్మ భర్త మహేష్ లారీ డ్రైవర్‌గా పని చేస్తూ రెండేళ్ల క్రితం మరణించాడు. ఆ తర్వాత ఆమె కుమారుడు, కుమార్తెతో డోన్‌కు చేరుకుని జీవిస్తోంది. ఒక్కగానొక్క కుమారుడి మృతితో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కేంద్ర నిధుల వినియోగంపై అధ్యయనం

కర్నూలు(అగ్రికల్చర్): కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంలో మరింత పారదర్శకత ఉండే విధంగా అధ్యయనం చేస్తున్నట్లు నేషనల్ లెవల్ మానిటరింగ్ టీమ్ ప్రతినిధులు ప్రదీప్‌కుమార్, సంతోష్‌కుమార్ తెలిపారు. జిల్లాకు వచ్చిన ఎన్ఎల్ఎం టీమ్ సభ్యులు బుధవారం డీఆర్‌డీఏ- వైకేపీ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో ఈ నెల 8వ తేదీ వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో పర్యటించి కేంద్రప్రభుత్వ నిధుల వినియోగంపై పరిశీలన చేస్తామన్నారు. కర్నూలు జిల్లాలో కృష్ణగిరి, నందవరం మండలాల్లోని 6 పంచాయతీలు, నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ, కోవెలకుంట్ల మండలాల్లోని 4 పంచాయతీలను సందర్శించనున్నట్లు చెప్పారు. ఎన్ఎల్ఎం టీమ్ పర్యటించే 10 పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలపై నివేదికను వారికి జిల్లా అధికారులు అందజేశారు. అనంతరం కృష్ణగిరి మండలం పోతుగల్ గ్రామంలో పర్యటించి కేంద్ర నిధుల వినియోగంపై వారు సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ-వైకేపీ పీడీ వెంకటసుబ్బయ్య, డ్వామా పీడీ అమరనాథరెడ్డి, జెడ్పీ సీఈవో నాసరరెడ్డి, పీఆర్ ఎస్ఈ సుబ్రమణ్యం, హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, డ్వామా అదనపు పీడీ సలీమ్‌బాషా, డీఆర్‌డీఏ అదనపు పీడీ షరీఫ్, డీఆర్‌డీఏ-వైకేపీ ఏపీడీ శ్రీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న ఎన్ఎల్ఎం టీమ్ ప్రతినిధులు ప్రదీప్ కుమార్, సంతోష్‌కుమార్

ప్రీ-మార్ట్‌ల ద్వారా పరిశుభ్ర మాంసం

● పైలెట్ ప్రాజెక్టుగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏర్పాటుకు చర్యలు
● రాష్ట్ర మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీరాములు



జ్యోతి ప్రజ్వలనతో అవగాహన సదస్సును ప్రారంభిస్తున్న శ్రీరాములు

కర్నూలు(అగ్రికల్చర్): వినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన మాంసం సరఫరా చేసేందుకు ప్రీ-మార్ట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మాంసం అభివృద్ధి సంస్థ (ఏపీ మీట్ కార్పొరేషన్) చైర్మన్ ఎం.శ్రీరాములు తెలిపారు. తొలుత పైలెట్ ప్రాజెక్టుగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. బుధవారం కర్నూలు కొండారెడ్డి బురుజు సమీపంలోని బహుళార్థ పశువైద్యశాల ప్రాంగణంలోని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో మాంసం వ్యాపారులు, వినియోగదారులకు ప్రీ-మార్ట్ మాంసం ఉత్పత్తి కేంద్రాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మీట్ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇందులో భాగంగా ప్రజలకు నాణ్యమైన మాంసం ఉత్పత్తి చేసి ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. వ్యాపారులు ఈ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. ప్రీ-మార్ట్ పరికరాల యూనిట్ కాస్ట్ రూ.15.34 లక్షలు కాగా అందులో 75 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఆధునిక జంతువధశాలలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మీట్ కార్పొరేషన్ ఎండీ డాక్టర్ విజయుడు మాట్లాడుతూ... తొలుత కర్నూలు,నంద్యాల జిల్లాల్లో ప్రీ- మార్ట్ మాంసం ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ రామచంద్రయ్య, ప్యాపిలి గొర్రెల పెంపకందారుల ట్రైనింగ్ సెంటర్ డీడీ శాంతయ్య, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ డీడీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు మార్కెట్ యార్డు ధరలు (క్వింటాల్‌కు రూ.లలో)

పంట	కనిష్ఠం(రూ)	గరిష్ఠం (రూ)
వేరుశెనగ	4912	8611
ఆముదం	6109	6529
వాము	2000	23006
ఉల్లి	425	1059
ఎండు మిర్చి	8259	27786
శనగలు	4369	4619
కందులు	2920	7249
మినుములు	6689	6689



బాధితులకు న్యాయం చేయండి

● నేర సమీక్షలో క్షేత్రస్థాయి అధికారులకు ఎస్పీ ఆదేశం



నేర సమీక్షకు హాజరైన పోలీస్ అధికారులు, (ఇన్‌సెట్) మాట్లాడుతున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్

కర్నూలు: నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవడం ద్వారా బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో బుధవారం డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించి ఎస్పీ పోలీసు అధికారులతో మాట్లాడారు. నేర రహిత సమాజంగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్షలు పడే విధంగా పోలీసు అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. శిక్షల శాతం పెంచి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎఫ్ఐఆర్ నమోదైనప్పటి నుంచి కేసు పూర్తయ్యేంత వరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్ష్యుల విచారణ, వాంగ్మూలం, కోర్టుకు సమర్పించడంలో పోలీసు అధికారులు పనితీరులో వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి కేసులో కచ్చితమైన దర్యాప్తు ఉండాలని గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో సాక్ష్యులను మోటివేట్ చేయాలన్నారు. సంచలన కేసుల్లో త్వరగా పరిశోధన పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. పెండింగ్ ట్రయల్ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. గ్రామ సందర్శనలు, పల్లె నిద్రలు, ఫ్యాక్షన్ , లా అండ్ ఆర్డర్, ఇతర సమస్యలు నివారించడానికి ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి, గుర్తించబడిన గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు పురోగతి గురించి ఆరా తీశారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని సబ్ డివిజన్లలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న యూఐ కేసులు, గ్రేవ్ కేసుల గురించి ఎస్పీ సుదీర్ఘంగా సమీక్షించారు. విధి నిర్వహణలో నిజాయితీగా పనిచేయడం ద్వారా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ డి.ప్రసాద్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు వెంకటాద్రి, వెంకటరామయ్య, యుగంధర్ బాబు, శ్రీనివాసులు, వినోద్‌కుమార్, కేవీ మహేష్‌తో పాటు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

అండర్-19 ప్రపంచకప్ విజేత జట్టుకు బీసీసీఐ సన్మానం

ఐసీసీ తొలిసారి నిర్వహించిన అండర్-19 మహిళల టి20 ప్రపంచకప్‌ను సాధించిన టీమిండియా సభ్యులను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం అహ్మదాబాద్‌లో ఘనంగా సన్మానించింది. న్యూజిలాండ్‌తో ఆఖరి టి20 పోరుకు ముందు జరిగిన ఈ వేడుకలో బోర్డు ప్రకటించిన రూ. 5 కోట్ల నజరానాను భారత దిగ్గజం సచిన్ చేతుల మీదుగా అండర్-19 జట్టు కెప్టెన్ షఫాలీ వర్మ అందుకుంది. అమ్మాయిలు అద్భుతంగా రాణించారని కితాబిచ్చిన 'మాస్టర్'... ఈ ఘనతతో మరెంతో మంది మహిళా క్రికెటర్ల కలలకు ఊపిరి పోశారని అన్నారు.



గిల్ జిగేల్...

- భారత ఓపెనర్ మెరుపు సెంచరీ
- ఆఖరి టి20 పోరులో టీమిండియా 168 పరుగులతో విజయం
- కివీస్‌పై 2-1తో సిరీస్ సొంతం



గిల్

అహ్మదాబాద్: మోదీ స్టేడియంలో భారత్ పరుగుల మోత మోగించింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' శుబ్‌మన్ గిల్ (63 బంతుల్లో 126 నాటౌట్; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) తన బ్యాటింగ్ సునామీని చూపించాడు. దీంతో ఆఖరి టి20లో టీమిండియా 168 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి 2-1తో సిరీస్ గెలుచుకుంది. మొదట భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (22 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిపించాడు. అనంతరం న్యూజిలాండ్ 12.1 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు తీశాడు.

గిల్ విధ్వంసం

ఇషాన్ కిషన్ (1) రెండో ఓవర్లోనే నిష్క్రమించగా... గిల్, త్రిపాఠి కివీస్ బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగారు. రెండో వికెట్‌కు ఈ జోడీ మెరుపులతో 7 ఓవర్ల వ్యవధిలోనే భారత్ 80 పరుగులు చేసింది. తర్వాత సూర్యకుమార్ (13 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు) వేగంగా ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్రీజులోకి రాగా... 15 ఓవర్లలో భారత్ స్కోరు 156/3. శుబ్‌మన్ 44 బంతుల్లో 67 పరుగులతో ఉన్నాడు. గిల్ అప్పటిదాకా ఒక ఆట, 16వ ఓవర్ నుంచి మరో ఆట ఆడాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడిన గిల్... లిస్టర్, టిక్నర్, ఫెర్గూసన్ ఎలా ఎవరెదురైనా... బంతుల్ని అదేపనిగా బౌండరీ దాటించాడు. పాండ్యా ఆడిన బంతుల్ని మినహాయిస్తే... గిల్ 16 బంతులను వరుసగా 0, 6, 6, 1, 6, 4, 0, 6, 1, 4, 6, 1, 4, 1, 4, 6లుగా ధనాదంచేశాడు. దీంతో 4 ఓవర్లలోనే భారత్ 72 పరుగులు చేసింది. ఇందులో 56 పరుగులు గిల్‌వే! ఈ క్రమంలో 54 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఆఖరి ఓవర్లో పాండ్యా (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) అవుట్‌కాగా కేవలం 6 పరుగులే వచ్చాయి.

భారత్ పేస్‌కు కివీస్ బ్యాటర్స్ వణికారు. మూడో ఓవర్లోనే కివీస్ 7 పరుగులకే 4 వికెట్లను కోల్పోవడంతో భారత్ విజయానికి బాటపడింది. మిచెల్, సాన్‌ట్నర్ మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.



సిరీస్ ట్రోఫీతో కెప్టెన్ హార్దిక్

స్కోరు వివరాలు

భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బ్రేస్‌వెల్ 1; గిల్ (నాటౌట్) 126; త్రిపాఠి (సి) ఫెర్గూసన్ (బి) సోధి 44; సూర్యకుమార్ (సి) బ్రేస్‌వెల్ (బి) టిక్నర్ 24; పాండ్యా (సి) బ్రేస్‌వెల్ (బి) మిచెల్ 30; హుడా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 7; **మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 234.**
వికెట్ల పతనం: 1-7, 2-87, 3-125, 4-228.
బౌలింగ్: లిస్టర్ 4-0-42-0, బ్రేస్‌వెల్ 1-0-8-1, ఫెర్గూసన్ 4-0-54-0, టిక్నర్ 3-0-50-1, ఇష్ సోధి 3-0-34-1, సాన్‌ట్నర్ 4-0-37-0, మిచెల్ 1-0-6-1. **న్యూజిలాండ్ ఇన్నింగ్స్:** అలెన్ (సి) సూర్య (బి) పాండ్యా 3; కాన్వే (సి) పాండ్యా (బి) అర్ష్‌దీప్ 1; చాప్‌మన్ (సి) ఇషాన్ (బి) అర్ష్‌దీప్ 0; ఫిలిప్స్ (సి) సూర్య (బి) పాండ్యా 2; మిచెల్ (సి) మావి (బి) ఉమ్రాన్ 35; బ్రేస్‌వెల్ (బి) ఉమ్రాన్ 8; సాన్‌ట్నర్ (సి) సూర్య (బి) మావి 13; ఇష్ సోధి (సి) త్రిపాఠి (బి) మావి 0; ఫెర్గూసన్ (సి) ఉమ్రాన్ (బి) పాండ్యా 0; టిక్నర్ (సి) ఇషాన్ (బి) పాండ్యా 1; లిస్టర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; **మొత్తం (12.1 ఓవర్లలో ఆలౌట్) 66. వికెట్ల పతనం:** 1-4, 2-4, 3-5, 4-7, 5-21, 6-53, 7-53, 8-54, 9-66, 10-66. **బౌలింగ్:** హార్దిక్ పాండ్యా 4-0-16-4, అర్ష్‌దీప్ సింగ్ 3-0-16-2, ఉమ్రాన్ మాలిక్ 2.1-0-9-2, కుల్దీప్ యాదవ్ 1-0-12-0, శివమ్ 2-0-12-2.

126 అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రికెటర్‌గా శుబ్‌మన్ గిల్ (126 నాటౌట్) గుర్తింపు పొందాడు. కోహ్లి (122 నాటౌట్; అఫ్గానిస్తాన్‌పై 2022 లో) పేరిట ఉన్న రికార్డును గిల్ సవరించాడు.

168 అంతర్జాతీయ టి20ల్లో పరుగుల తేడా పరంగా భారత్‌కిదే అతిపెద్ద విజయం. 2018లో ఐర్లాండ్‌పై 143 పరుగుల తేడాతో సాధించిన విజయం రెండో స్థానానికి వెళ్లింది.

5 భారత్ తరఫున మూడు ఫార్మాట్‌లలో (టెస్టు, వన్డే, టి20లు) సెంచరీ సాధించిన ఐదో క్రికెటర్‌గా గిల్ నిలిచాడు. గతంలో రైనా, కేఎల్ రాహుల్, రోహిత్, కోహ్లి ఈ ఘనత సాధించారు.

ఆంధ్ర 379 ఆలౌట్

ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేసిన విహారి



విహారి

ఇండోర్: డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 127.1 ఓవర్లలో 379 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆటలో ఆంధ్ర కెప్టెన్ హనుమ విహారి (27; 3 ఫోర్లు) చేతి గాయంతో బాధపడుతున్నా జట్టు అవసరాలరీత్యా ఎడమచేతి వాటం బ్యాటింగ్ చేయడం హైలైట్‌గా నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ మరో 235 పరుగులు వెనుకంజలో ఉంది. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్ రెండు వికెట్లు తీయగా... నితీశ్ కుమార్ రెడ్డి, పృథ్వీరాజ్ ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 262/2తో ఆట కొనసాగించిన ఆంధ్ర ఒకదశలో 323/2తో పటిష్టంగా కనిపించింది. అయితే సెంచరీ పూర్తి చేసుకున్న కరణ్ షిండే (110; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు)... రికీ భుయ్ (149; 18 ఫోర్లు, 1 సిక్స్) ఐదు పరుగుల తేడాలో అవుటయ్యాక ఒక్కసారిగా ఆంధ్ర ఇన్నింగ్స్ కుప్పకూలింది. 30 పరుగుల తేడాతో ఆంధ్ర జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 353/9గా నిలిచింది. ఈ దశలో తొలి రోజు ఆటలో గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన కెప్టెన్ హనుమ విహారి క్రీజులోకి వచ్చాడు. చేతి గాయాన్ని లెక్కచేయకుండా తన సహజశైలి కుడిచేతి వాటం బదులుగా ఎడమచేతి వాటంతో విహారి బ్యాటింగ్ చేసి ఔరా అనిపించాడు. చివరి వరుస బ్యాటర్ లలిత్ మోహన్ (22 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి హనుమ విహారి 26 పరుగులు జోడించి సారాంశ్ జైన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగడంతో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

జాతీయ స్కూల్స్ చెస్‌లో తెలంగాణకు ఏడు పతకాలు



యశ్వి జైన్

సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్స్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాల పంట పండించారు. తమిళనాడులో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణకు ఏడు పతకాలు లభించాయి. ఇందులో ఐదు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం ఉన్నాయి. అండర్-15 బాలుర విభాగంలో వేముల అద్వైత్ విఘ్నేశ్ (7.5 పాయింట్లు)... అండర్-15 బాలికల విభాగంలో యశ్వి జైన్ (7 పాయింట్లు)... అండర్-13 బాలుర విభాగంలో చల్లా సహర్ష (8 పాయింట్లు)... అండర్-11 బాలికల విభాగంలో మోదిపల్లి దీక్షిత (7.5 పాయింట్లు)... అండర్-9 బాలికల విభాగంలో పుంగవనం సంహిత (8 పాయింట్లు) పసిడి పతకాలు గెలిచారు. అండర్-7 బాలుర విభాగంలో ఆదుర్థ దివిత్ రెడ్డి (7.5 పాయింట్లు) కాంస్యం, అండర్-7 బాలికల విభాగంలో బోగా వంశిక (7 పాయింట్లు) రజతం సాధించారు. పతకాలు సాధించిన వారికి నెలనెలా భారత గ్రాండ్‌మాస్టర్ ఎం.శ్యామ్‌సుందర్‌తో ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ ప్రకటించారు.

ప్రిక్వార్టర్స్‌లో సాయిప్రణీత్



బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సాయిప్రణీత్ 21-13, 21-14తో మాడ్స్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో కిరణ్ జార్జి (భారత్) 21-17, 19-21, 23-21తో చెయుక్ యి లీ (హాంకాంగ్)ను ఓడించాడు. అయితే భారత్‌కే చెందిన సమీర్ వర్మ, ప్రియాన్షు రజావత్, మిథున్ మంజునాథ్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. ప్రియాన్షు 21-14, 19-21, 25-27తో హియో క్వాంగ్ హీ (దక్షిణ కొరియా) చేతిలో... సమీర్ వర్మ 14-21, 16-21తో లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో.. మిథున్ 18-21, 12-21తో నిషిమోటో (జపాన్) చేతిలో ఓడిపోయారు. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి-రోహన్ కపూర్ జోడీ 21-11, 21-16తో టై అలెగ్జాండర్-జోసెఫిన్ వు (కెనడా) ద్వయంపై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది.

సినిమా



● రజనీకాంత్

జైసల్మేర్‌లో జైలర్

రాజస్తాన్‌లోని జైసల్మేర్‌కు వెళ్లారు 'జైలర్'. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జైలర్'. రమ్యకృష్ణ, తమన్నా, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో మోహన్‌లాల్ ఓ అతిథి పాత్ర చేస్తున్నారు. ఇటీవలే చెన్నైలో ఒక భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న 'జైలర్' చిత్ర యూనిట్ ఇప్పుడు 'జైసల్మేర్'కు చేరుకుంది. ఈ షూటింగ్‌లో పాల్గొనడానికి ఆల్రెడీ రాజస్తాన్‌లో ల్యాండ్ అయ్యారు రజనీకాంత్. ఈ షెడ్యూల్ దాదాపు రెండు వారాలు జరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రజనీకాంత్ – మోహన్‌లాల్‌పై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారని సమాచారం. ఇక ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉంది.

హెలికాప్టర్‌లో షూటింగ్‌కి...

హెలికాప్టర్‌లో షూటింగ్ లొకేషన్‌కు వెళుతున్నారు కమల్‌హాసన్. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఇండియన్' సినిమాకు సీక్వెల్‌గా వీరిద్దరి కాంబినేషన్‌లోనే 'ఇండియన్ 2' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కడపలోని గండికోట విలేజ్‌లో జరుగుతోంది. తిరుపతి నుంచి గండికోట లొకేషన్‌కు రోజూ హెలికాప్టర్‌లో వెళ్తున్నారు కమల్‌హాసన్. కాగా కమల్ హెలికాప్టర్ రైడ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి, కాల్షీట్స్, షూటింగ్ సమయం వృథా కాకుండా చూసేందుకు కమల్ ఇలా హెలికాప్టర్ రైడ్ చేస్తున్నారన్నది కోలీవుడ్ టాక్. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌సింగ్, బాబీ సింహా కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది.



● కమల్‌హాసన్

పల్లెటూరి ప్రేమ



● 'శశివదనే'లో ఓ దృశ్యం

పార్వతీశం, జశ్విక జంటగా వైభవ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'తెలుసా.. మనసా..'. వర్షా ముందాడ, మాధవి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను 'దిల్' రాజు విడుదల చేశారు. వైభవ్ మాట్లాడుతూ– ''ఓ గ్రామంలో బెలూన్స్ అమ్ముకునే మల్లిబాబు (పార్వతీశం), అదే ఊర్లో పనిచేసే హెల్త్ అసిస్టెంట్ సుజాత (జశ్విక)ను ప్రేమిస్తాడు. అయితే సుజాతకు మల్లిబాబు దూరం కావాల్సి వస్తుంది. ఆ తర్వాత వారిద్దరూ కలుసుకున్నారా? లేదా అనేది చిత్ర కథ'' అన్నారు. ''న్యూ ఏజ్ లవ్ స్టోరీ చిత్రమిది'' అన్నారు వర్షా ముందాడ, మాధవి.

ఆ పేరుని తెరపై చూడాలనుకున్నా!

- శౌరి చంద్రశేఖర్ టి. రమేష్

''మా నాన్న చంద్రశేఖర్‌గారు ప్రతివారం నన్ను ఏదో ఒక సినిమాకి తీసుకెళ్లేవారు. అలా చిన్నతనంలోనే సినిమాలపై ఇష్టం మొదలైంది. మా నాన్నగారు చనిపోయాక ఆయన పేరుని నా పేరులో పెట్టుకున్నాను. ఆ పేరుని తెరపై చూడాలనే నా కోరిక 'బుట్టబొమ్మ' ద్వారా తీరుతుండటం హ్యాపీగా ఉంది'' అన్నారు శౌరి చంద్రశేఖర్ టి. రమేష్. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం 'బుట్టబొమ్మ'. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్న చంద్రశేఖర్ టి.రమేష్ మాట్లాడుతూ– ''రామ్ గోపాల్ వర్మ గారి కార్పొరేషన్‌లో పని చేశాను. ఈశ్వర్ నివాస్‌గారు దర్శకత్వం వహించిన నాలుగు హిందీ సినిమాలకు పని చేశాను. ఆ తర్వాత సుకుమార్‌గారి వద్ద 'జగడం' నుంచి 'పుష్ప' సినిమా వరకు పని చేశాను. మలయాళ మూవీ 'కప్పేల'ని సితార వారు రీమేక్ చేస్తున్నారని తెలిసి, నేనే సంప్రదించాను. 'కప్పేల'లోని మెయిన్ పాయింట్ తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్లు 'బుట్టబొమ్మ'లో మార్పులు చేశాం. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుంది'' అన్నారు.



● శౌరి చంద్రశేఖర్

పదిహేనేళ్ల తర్వాత....



● విజయ్, త్రిష

దాదాపు పదిహేనేళ్ల తర్వాత జోడీ కట్టారు హీరో విజయ్–హీరోయిన్ త్రిష. మహేశ్‌బాబు 'ఒక్కడు' తమిళ రీమేక్ 'గిల్లి' (2004)లో తొలిసారి జోడీ కట్టారు విజయ్, త్రిష. ఆ తర్వాత 'తిరుపాచ్చి'(2005), (తెలుగులో 'అన్నవరం'గా రీమేక్ అయ్యింది) తెలుగు 'అతనొక్కడే'కు తమిళ రీమేక్ 'ఆది' (2006), 'కురివి' (2008) సినిమాల్లో జంటగా నటించారు. తాజాగా విజయ్ కెరీర్‌లో 67వ చిత్రంగా తెరకెక్కుతున్న మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో విజయ్, త్రిష ఐదోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నట్లవుతుంది. 'మాస్టర్' తర్వాత హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఇది. సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్.

వింతగా మారబోతోంది



● బ్రహ్మానందం

తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'కీడా కోలా'. ఎనిమిది ప్రధాన పాత్రలతో ఈ మూవీ రూపొందుతోంది. వారిలో బ్రహ్మానందం ఒక కీలక పాత్ర చేస్తున్నారు. బుధవారం బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. 'మీ ప్రపంచం వింతగా మారబోతోంది' అని పోస్టర్‌పై క్యాప్షన్ ఇచ్చారు. ''ప్రతి ఇంట్లో ఉండే తాత పాత్రలో (వరదరాజు) బ్రహ్మానందంగారు కనిపిస్తారు'' అన్నారు తరుణ్ భాస్కర్.

తెరపైకి జాక్సన్ జీవితం

పాప్ సంగీత సామ్రాజ్యానికి రాజుగా వెలిగిన మైఖేల్ జాక్సన్ జీవితంతో 'మైఖేల్' పేరుతో బయోపిక్ రూపొందనుంది. ఈ చిత్రానికి ఆంటోయిన్ ఫుక్వా దర్శకుడు. మైఖేల్‌గా ఆయన సోదరుడు జెర్మైన్ కుమారుడు జాఫర్ జాక్సన్ నటించనున్నారు. వెండితెరపై యాక్టర్‌గా జాఫర్‌కు ఇదే తొలి చిత్రం. ''మా అంకుల్ కథలో నటించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను'' అన్నారు జాఫర్. ''మైఖేల్ జాక్సన్ లక్షణాలు జాఫర్‌లో చాలా ఉన్నాయి. మైఖేల్‌గా నటించగల ఒకే ఒక్క వ్యక్తి జాఫర్ అని నమ్ముతున్నాను'' అన్నారు నిర్మాతల్లో ఒకరైన గ్రాహం. ఇక 1958 ఆగస్టు 29న పుట్టిన మైఖేల్ జాక్సన్ 2009 జూన్ 25న మరణించిన విషయం తెలిసిందే.



మైఖేల్



● జాఫర్

లవ్.. యాక్షన్



● రక్షిత్, కోమలి

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'శశివదనే'. గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. శరవణ వాసుదేవన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని 'శశివదనే..' టైటిల్ సాంగ్‌ని డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించిన ఈ పాటని హరిచరణ్, చిన్మయి శ్రీపాద పాడారు. ''లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రమిది'' అన్నారు సాయి మోహన్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీపాల్ చోలేటి, కెమెరా: సాయికుమార్.

అయోమయంలో...



● రణధీర్, శుభశ్రీ

రణధీర్, శుభశ్రీ జంటగా ఊర శ్రీను దర్శకత్వంలో 'అయోమయంలో అరవింద' సినిమా ఆరంభం అయింది. డాక్టర్ ప్రసాద్ మూరెళ్ల సహకారంతో లెక్కల మహేంద్రా రెడ్డి నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి వి. శ్రీనివాసరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ కొట్టారు. మేడిది వెంకటేశ్వరరావు గౌరవ దర్శకత్వం వహించారు. ''సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది'' అన్నారు ఊర శ్రీను. ''ఇప్పటివరకు వచ్చిన కథలకు భిన్నంగా మా చిత్రకథ ఉంటుంది'' అన్నారు మహేంద్రా రెడ్డి. ''ఈ చిత్రంలో మంచి సందేశం ఇస్తున్నాం'' అన్నారు ప్రసాద్ మూరెళ్ల. ఈ చిత్రానికి కెమెరా: జి.అమర్, సంగీతం: శివ కాకాని.

Published and Printed by V. Murali on behalf of Jagati Publications Limited, Published at Jagati Publications Limited Survey No 726, Laxmipuram Village, Kallur Mandal, Kurnool dist. 518218, A.P., and Printed at Jagati Publications Limited Survey No 726, Laxmipuram Village, Kallur Mandal, Kurnool dist 518218 A.P., Editor: V. Murali, (Responsible for selection of News under the PRB Act) Phone No. 08518-287651,RNI Regn No. APTEL/2008/23808.